www.prajasakti.com
ప్రజాశక్తి
శనివారం 3 మే 2025
5
అన్నమయ్య




ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి


అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-వాల్మీకిపురం: వేసవిలో సంభవించే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండలంలోని చింతపర్తి పిహెచ్‌సి డాక్టర్ జులేఖ బేగం అన్నారు. శుక్రవారం మండలంలోని పాతకోటపల్లిలో ప్రజలకు వేసవిలో సంభవించే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాము, తేలు, జెర్రి, తేనేటీగలు, ఎలుక, ఇతర విషపురుగులకు దూరంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు సంభవించే చోట నిద్రపోకూడదని సూచించారు. వేసవిలో ఈతరాని పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. రాత్రివేళల్లో పొలాలకు వెళ్లే రైతులు టార్చ్‌లైట్లు ఉపయోగించాలన్నారు. అనంతరం విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీకేజీలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, సూపర్‌వైజర్ భానుబి, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

కోత.. ఉక్కపోత..

- జిల్లాలో అనధికారిక విద్యుత్ కోతలు
- కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో..!
- అప్రకటిత కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి
- అల్లాడిపోతున్న పిల్లలు, వృద్ధులు



ప్రజాశక్తి - రాయచోటి

అప్రకటిత విద్యుత్ కోతలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పగలంతా కష్టపడి ఏదో ఒక పనిచేసి తిరిగి రాత్రి ఇంటికి చేరుకొని ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారికి విద్యుత్ కోతలతో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు పట్టణాల్లో గాలి వీచక పోవడంతో నిద్ర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కోతలు లేని విద్యుత్ అందిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ రాయచోటి జిల్లా ప్రాంతంలో మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు, సమయపాలన లేకుండా విద్యుత్ కోతలు విధించడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేసవి కావడంతో జ్యూస్ సెంటర్లు, జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న నిరుద్యోగులు కరెంట్ ఉంటేనే రూ.10 వస్తుందంటున్నారు. కరెంటు లేకపోవడం వల్ల జిరాక్స్, ఇంటర్నెట్ కు వచ్చిన వాళ్ళు వెనుతిరగడంతో వచ్చే పది రూపాయలు కూడా రావడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. మరోవైపు సామాన్యులు సైతం కరెంటు బిల్లులు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మేమో విద్యుత్ ఛార్జీలు పెంచమని గతంలో వాగ్దానం చేసి కూటమి ప్రభుత్వం 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినప్పుడు వెంటనే కరెంటు ఛార్జీలు పెంచడంతో సామాన్యులు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు పేరుతో మోత మోగిస్తూ సామాన్యుడుపై బాదుడే బాదుడు అనే పరిస్థితి నెలకొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అధిక బిల్లులు వస్తున్నాయి. వాడుకున్న విద్యుత్ బిల్లులు మెయింటెనెన్స్ కింద అదనపు ఛార్జీలే ఎక్కువగా ఉంటున్నాయని వాపోతున్నారు.

ఇటీవల కాలంలో రాయచోటి, మదనపల్లి, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఏకంగా రెండు, మూడు గంటలపాటు విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ కోతలు ఏ సమయంలో పోతుందో ఏ సమయంలో వస్తుందో సమయాపాలన కూడా తెలియక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అసలే ప్రస్తుతం వేసవికాలం కావడంతో అటు వ్యాపారులు, ఇటు ప్రజలు, అధికారులు, కార్మికులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పంటల కోసం విద్యుత్

> **జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. మండు వేసవిలో కరెంటు లేక ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు నిర్దిష్టంగా కరెంటు ఎప్పుడు తీస్తారో... తీశాక ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. అసలే భానుడి భగభగలు.. దానికి తోడు విద్యుత్తు కోతలు... ఫలితంగా భరించలేని వేసవి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతకు ఇళ్లల్లో ఉండలేక బయటకు రాలేక నరకయాతన పడుతున్నారు. పల్లెల్లో సమయపాలన లేని కరెంట్ కోతలపై జనం మండిపడుతున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో 2 నుంచి 3 గంటల వరకూ విద్యుత్ ఉండడం లేదు. సరఫరాలో లోటు ఏర్పడినప్పుడల్లా అధికారులు కోతలు పెడుతున్నారు.**

సరఫరాను ఉదయం 8 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మరొక వారం ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల చొప్పున విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. అయితే ఈ విద్యుత్ మధ్యలో అనేకసార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని దీనికోసం పొలాల వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని పలు రైతులు వాపోతున్నారు. అంతే కాకుండా అధిక బిల్లులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇంటికి రెండు బలుపులు, ఒక ఫ్యాను ఉన్న అలాంటి ఇంటికి కూడా వేలాది రూపాయలు కరెంటు బిల్లు రావడంతో ఆ ఇంటి యజమాని లబోదిబోమంటూ విద్యుత్ కార్యాలయల చుట్టూ తిరిగుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

అంతరాయాన్ని నివారించాలి

పట్టణంలో ఇటీవల కాలంలో సమయ పాలన లేకుండా విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారు. చిన్న పిల్లలు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ అంతరాయాన్ని లేకుండా నివారలించాలి.

- పామయ్య రైతు, సుండుపల్లి.

ఆదాయం తగ్గుతుంది

విద్యుత్ అంతరాయం ఉండడం వలన జిరాక్స్‌కు వచ్చిన కస్టమర్లు వెనక్కి వెళుతున్నారు. విద్యుత్ కోతలో ఎక్కువ సేపు ఉందామన్నా బ్యాటరీలకు, ఇన్వెటర్లకు ఛార్జింగ్ ఉండడం లేదు. వ్యాపారం జరిగిన జరగకపోయినా రూముకు అద్దె మాత్రం కట్టాల్సిందే. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. దీనివలన ఆదాయం తగ్గుతుంది.

- మందా శ్రీనివాసులు, వ్యాపారస్తుడు, రాయచోటి.

విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నాం

విద్యుత్ కోతలు లేవు. జిల్లా వ్యాప్తంగా గతంలో లాగా ప్రస్తుతం ఎటువంటి అధికారిక విద్యుత్ కోతలు లేవు. వాతావరణ పరిస్థితులవల్ల అధిక గాలులు, మెరుపులుతో విద్యుత్ అంతరాయం కల్గిన ఎడల ఎప్పటికప్పుడు సిబ్బంది సాయంతో పునరుద్ధరించడం జరుగుతోంది. విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

- చంద్రశేఖర్‌రెడ్డి, విద్యుత్ ఎస్ఇ, రాయచోటి.

ఈదురు గాలుల బీభత్సం

- మామిడి తోటలకు నష్టం
- రాలిపోయిన మామిడి కాయలు
- లబోదిబోమంటున్న రైతులు


ఈదురు గాలులకు నేలరాలిన మామిడి కాయలు

ప్రజాశక్తి-వీరబల్లి

ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మండలంలో సంభవించిన గాలులకు మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం రాత్రి జిల్లా వ్యాప్తంగా భీకర గాలులు వీచాయి. ఆ ధాటికి పలు ప్రాంతాల్లో మామిడి చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఐదు సంవత్సరాల నుండి మామిడి దిగుబడి సరిగా రాక రైతులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. వీరబల్లి బెనిషాకు ప్రపంచ మార్కెట్లో మంచి పేరు ఉంది. మాండవ్య నది ఒడ్డు వెంబడి ఉన్న మామిడి తోటలలో ప్రభుత్వం ఇసుక ఉచితం చేసింది. మాండవ్య నదిలో ఉన్న ఇసుకను అనునిత్యం తరలించడంతో నది చుట్టూ ఉన్న మామిడి తోటలో నీరు లేక ఎండిపోయాయి. ఇసుక తరలింపుతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇటువంటి తరుణంలో రాత్రి వీచిన గాలి వల్ల ఉన్న మామిడి కాయలు నేల రాలడంతో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిపోయాయన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మామిడి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈదురు గాలులు బీభత్సం సృష్టించడంతో పంటలు నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట నష్టం వివరాలు ఉద్యాన శాఖ అధికారులు అంచనాలు వేయాల్సి ఉంది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈదురు గాలులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టిడిపి మండల నాయకులు తాటికుంట్ల శ్రీధర్‌రెడ్డి కోరారు. వందల ఎకరాల్లో మామిడి పంట నష్టపోయిందని తెలిపారు. వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

- ఎపి సిపిఎస్ఇఎ రాష్ట్ర అధ్యక్షులు బాజీపఠాన్


కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి-రాయచోటి

ప్రభుత్వాలు ఎన్ని మారినా ఉద్యోగులకు అవే సమస్యలు, 10 ఏళ్ల నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ పునరుద్ధరణ చేయండి అని అన్ని ప్రభుత్వాలను లెక్కకు మిక్కిలి సార్లు విన్నపించుకున్నా వినేనాథుడే లేడని ఎపి సిపిఎస్ఇఎ రాష్ట్ర అధ్యక్షులు బాజీపఠాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో తలపెట్టినటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం జిల్లా ప్రధాన కేంద్రం రాయచోటికి విచ్చేసి డిఆర్ఒ మధుసూదన్‌రావుకి సిపిఎస్ రద్దు కోరుతూ పెండింగ్ డిఎ బకాయిలు చెల్లించాలని, పిఆర్‌సి ప్రకటించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.వెంకట జనార్ధనరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్‌కు పరిష్కారం చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు. ఆ హామీని వెంటనే నిలబెట్టుకొని సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులందరికీ ఒకటే పెన్షన్ ఉండాలని అది పాత పెన్షన్ అయ్యి ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ చీరల కిరణ్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు పెన్షన్ పొందుతున్నప్పుడు 30 ఏళ్లకు పైగా సర్వీస్ చేసిన ఉద్యోగులు పెన్షన్ పొందడంలో తప్పు లేదని కాబట్టి వెంటనే అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరారు. మాజీ అధ్యక్షులు పాలేల రామాంజనేయులు మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉద్యోగులకు భరోసాగా నిలిచేది పెన్షన్ మాత్రమేనని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ పాత పద్ధతి లోని పెన్షన్ పొందుతున్నారని ఉద్యోగులకు మాత్రం నూతన పెన్షన్ విధానాన్ని వర్కింగ్ చేయడం భావ్యం కాదని వెంటనే పాత పెంచుకున్న పునరుద్ధరించాలని కోరారు. జిల్లా బాధ్యులు దుల్లవారిపల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని చేయకుంటే సెప్టెంబర్ 1న గుంటూరు నుంచి విజయవాడ వరకు పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో చూపిస్తామని తెలియజేశారు. గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గురు ప్రసాద్ మాట్లాడ్లారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో కళాశాల యాజమాన్యం

ప్రాంగణ ఎంపికల్లో 'సాయి' విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-రాయచోటి

పట్టణంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం గురువారం బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ తపస్వి ఇన్నోవేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. ఈ ఉద్యోగ నియామకాల కార్యక్రమానికి హాజరైన సంస్థ హెచ్‌ఆర్ ప్రతినిధి ఎంఎస్ పావని హాజరైన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ ఐటి రంగ నియామకాల విధివిధానాలను, రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఐటి రంగం ఉద్వాసన రంగాన్ని అధిగమించి తిరిగి నియామకాల జోరు అందుకుంటున్నదని పేర్కొన్నారు. సంస్థ నిర్వహించిన వివిధ దశల ఎంపిక ప్రక్రియలో ఎనిమిది మంది విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన వారికి రూ.2.1 లక్షల వార్షిక వేతనం అందుతుందని తెలియజేశారు. కళాశాలలో ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని పోటీ పరీక్షల ప్రతిభ కనపరచడానికి అవసరమగు అర్థమెటిక్, కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్ వంటి అంశాలపై ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.బాలాజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి కొత్తపల్లి ఇంతియాజ్ , వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.

చలో విజయవాడను జయప్రదం చేయండి

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

ప్రభుత్వం రద్దు చేసిన 98 మంది ఎస్సీ, ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డిఎస్‌పిలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జహుజన సేన ఆధ్వర్యంలో ఈ నెల 5న విజయవాడలో తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు రూపక్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రూపక్ నాయక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరుస్తూ, మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా 2014లో ఈ స్పెషల్ డిఎస్పీల వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీలను 2024లో పోస్టింగులు రద్దు కాగా కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత పునరుద్ధరించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయకుండా, చట్టాన్ని నీరు కార్చేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తిరుగుబాటు ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సంఘాలను, ఇతర ప్రజాసంఘాలను, కలిసొచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేసి విజయవాడ నడిబొడ్డున ఈ నెల 5న మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లబహుజన సేన నాయకులు రాఘవేంద్ర, కొమ్ము హరిబాబు, శివశంకర్, లక్ష్మీనారాయణ, మిథున్, తదితరులు పాల్గొన్నారు.

మహిళల స్వయం ఉపాధికి సహకారం : 'నల్లారి'


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి

ప్రజాశక్తి-వాల్మీకిపురం

నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఉచిత టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలతో శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమావేశ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి మాట్లాడుతూ వాల్మీకిపురం-కలికిరి మధ్యలో ఉన్న ఎపిఐఐసి భూముల్లో గార్మెంట్స్ పరిశ్రమను ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. త్వరలోనే ఇళ్లులేని నిరుపేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నిరంజన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, కోసూరి చంద్రమౌళి, క్రిష్ణారెడ్డి, రాజేంద్రాచారి, మురళి, కేకే, కోసూరి రమేష్, పివి నారాయణ, గాంధీపేట రమణ, సయ్యద్‌బాషా, డిష్ బ్రదర్స్, బొక్కసం రామకృష్ణ, ఆనంద, తదితరులు పాల్గొన్నారు.

'మిట్స్'లో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం


సమావేశంలో మాట్లాడుతున్న ఆశిష్ చద్దా

ప్రజాశక్తి-మదనపల్లె

మిట్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం డి ఫెస్టా-2కే25 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆశిష్ చద్దా, సీనియర్ డైరెక్టర్, ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్-ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, మనోగ్నా నాదెళ్ల, ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్, ఐపాలెట్, బెంగళూరు పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఆశిష్ చద్దా మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పై స్కిల్స్ పెంచుకోవాలని అన్నారు. ప్రస్తుత దృశ్యంలో, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ వంటి కీలక ధోరణులు పరిశ్రమలు పనిచేసే ఆవిష్కరణలు చేసే విధానాన్ని పునర్నిర్మిస్తున్నాయన్నారు. డిజిటల్ పరివర్తన ఆరోగ్య సంరక్షణ, ఆర్థికం, విద్య మరియు తయారీ వంటి రంగాలలో ఐటి స్వీకరణను వేగవంతం చేసింది అని, సంస్థలు సామర్థ్యం, నిర్ణయం తీసుకోవడం, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికి క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా విశ్లేషణలలో ఎక్కువగా పెడుతున్నారు. ఉత్పాదక ఎఐ, ఆటోమేషన్ సాధనాలు వ్యాపారాలు మాన్యువల్ ప్రయత్నాన్ని తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచడానికి వీలు కల్పిస్తున్నాయన్నారు. నాదెళ్ల మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక రంగంలో అత్యంత పరివర్తన కలిగించే రంగాలలో డేటా సైన్స్ ఒకటిగా అవతరించిందని తెలిపారు. ప్రపంచం ప్రతి సెకనుకు భారీ మొత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తూనే ఉన్నందున, సంస్థలు కార్యాచరణ అంతర్ధ ృష్టులను సేకరించడానికి, కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి, వ్యూహాత్మక నిర్ణయాలను నడిపించడానికి డేటా సైన్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాయని చెప్పారు. ప్రస్తుత ధోరణిలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్‌లో అంతర్భాగాలుగా మారాయి, ఇవి ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేషన్ మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ కుసుమ పాల్గొన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యం

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికి తీయడమే పినాక సొసైటీ లక్ష్యమని యాదగిరి ఐఆర్ఎస్ తెలిపారు. శుక్రవారం స్థానిక జ్ఞానోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులను పినాక సొసైటీ ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం, ఆపైన చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ అందజేస్తామన్నారు. యువత వ్యాపారవేత్తలుగా ఎదగడా నికి కావలసిన శిక్షణ, మెలకువలను అందజేయడం జరుగు తుందన్నారు. ఈ సదవకాశాన్ని ప్రతి విద్యార్థి, యువత వినియోగించుకోవాలని కోరారు. ఇంకా వివరాలకు 7675846888,8328255253 సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినాక ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ బి.గాయత్రి, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లిగట్ల వెంకటరమణ, కోర్సు డైరెక్టర్లు రెడ్డెప్ప, రేణుక, లలిత, పినాక ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ మర్రిపాటి రమేష్ పాల్గొన్నారు.


పాఠ్య పుస్తకాలను సరిచేసుకుంటున్న ఎంఇఒ, సిఆర్‌పిలు

వంద శాతం పాఠ్య పుస్తకాలు అందజేస్తాం

ప్రజాశక్తి-పీలేరు: బడులు పునఃప్రారంభ సమయానికి 100 శాతం పాఠ్య పుస్తకాలు అందజేయనున్నట్లు పీలేరు మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి తెలిపారు. పీలేరు మండలంలోని 76 పాఠశాలల్లో 6,207 మంది విద్యార్థులున్నారని అన్నారు. ఇప్పటివరకు మండలానికి 70 శాతం పాఠ్య పుస్తకాలు తమ కార్యాల యానికి అందాయని ఎంఈఓ చెప్పారు. మిగిలిన 30 శాతం పాఠ్య పుస్తకాలు కూడా పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా వచ్చేస్తాయని ఎంఈఓ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2025 - 26 విద్యా సంవత్సరం నుండి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు కూడా అందజేస్తామని ఎంఇఒ తెలిపారు. వీటితోపాటు యూనిఫామ్, టై, బెల్టు, బూట్లు కూడా అందజేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా విధానంలో సమూల మార్పులతో ప్రారంభించనున్నట్లు చెప్పారు.

అతావుల్లాకు యంగ్ ఇండియన్ సేవా పురస్కారం

ప్రజాశక్తి - రాయచోటి టౌన్: పదేళ్లుగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ ఆదుకుంటున్న అమానత్ సేవా సొసైటీకి యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ అవార్డు వచ్చిందని అమానత్ సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అతావుల్లా అన్నారు. గురువారం రాత్రి హైదాబాద్‌లోని నెహ్రూ ఆడిటోరియంలోజరిగిన యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ అవార్డు-2025 ప్రధానోత్సవంలో భాగంగా పట్టణానికి చెందిన అతావుల్లా అవార్డును ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకులు బాలు చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. ప్రతి ఇంటి నుండి ఒక రక్తదాతను తయారు చేయాలనే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ అవార్డుల ప్రదా నోత్సవ కార్యక్రమాన్ని గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే అత్యవసర పరిస్థితుల్లో అమానత్ సేవా సొసైటీ తరపున బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను సొసైటీ సేవలను గుర్తించి అవార్డ్ ప్రదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేస్తున్న ప్రతి రక్తదాతకు అమానత్ సేవా సొసైటీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.



పురస్కారం అందుకుంటున్న అతావుల్లా


జీవనోపాదుల సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రాచన్న

జీవనోపాదుల సేవా కేంద్రం రైతులకు ఉపయోగం

ప్రజాశక్తి-వీరబల్లి

జీవనోపాధుల సేవా కేంద్రం రైతులకు ఉపయోగకరమని జిల్లా జీవనోపాధుల ప్రాజెక్ట్ మేనేజర్ గంగార్జున, డిప్యూటీ ఎంపిడిఒ రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ సముదాయంలో జీవనోపాధుల సేవాకేం ద్రాన్ని మండల వ్యవసాయ ఉత్పత్తుల సమాఖ్య అధ్యక్షుడు రాచన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని సమీకృత వ్యవసాయ పద్ధతుల ద్వారా పలు విధాల జీవనోపాధుల కల్పించడం ద్వారా ఆదాయం పెంపొందించడమే తమ లక్ష్య మని అన్నారు. మొదటి విడతలో వీరబల్లి, సోమవరం గ్రామంలోని 300 కుటుంబాలను సమీ కృత వ్యవసాయ పద్ధతులపై కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిఎంలు ఖాదర్‌వలి, రమేష్ బాబు, వెంకటరమణ, సిసిలు గంగాధర, సుధాకర్, నాగేంద్ర, ఐఎఫ్‌సి మండల యాంకర్ పర్సన్ అనిత, సిఆర్‌పిలు, అకౌం టెంట్ మరియమ్మ, జ్యోతి, అనురాధ, రెడ్డెమ్మ, రైతు మిత్ర జనమే జయుడు, బిఒడి సభ్యులు, ఉపాధి హామీ టిఎ.శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రజాశక్తి-బి.కొత్తకోట

తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నగర పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న బాలకృష్ణ ఇటీవల ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో గల గంగోత్రి సరోవరంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తక్షణ సాయంగా రూ.25వేలు అందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పట్టణంలోని బోయ వీధిలో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వారి నివాసానికి వెళ్లి ప్రవీణ్ కుమార్ ఆరోగ్యంపై ఆరా తీసి వైద్య ఖర్చులు నిమిత్తం రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యతను ఇస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలు తన కుటుంబ సభ్యులేనన్నారు.ఎమ్మెల్యే వెంట స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


గల్లా గుండయ్య కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

నరసింహస్వామి సన్నిధిలో పారిశ్రామికవేత్త గుండయ్య

-10 కిలోల వెండి వితరణకు హామీ

ప్రజాశక్తి- రాజంపేట అర్బన్

ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా గుండయ్య కుటుంబ సమేతంగా శుక్రవారం శ్రీశ్రీ భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భువనగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రమును దర్శిం చుకోవడం తన భాగ్యమని అన్నారు. స్వామివారి గర్భా లయానికి వెండి తాపడం కోసం రూ.10 లక్షలు విలువ చేసే పది కిలోల వెండిని వితరణ చేసి స్వామి వారి కృపకు పాత్రుడవుతానని ఆలయ ధర్మకర్తలకు హామీ ఇచ్చారు .గుండయ్యను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మోదుగుల కళావతమ్మ ఇంజినీరింగ్ కళాశాల అధినేత మోదుగుల పెంచలయ్య, మాజీ సర్పంచ్ ఎం.ఎల్ నారాయణ, ఆలయ ధర్మకర్తలు కె.ఎస్.నరసింహ, ఎం.ఎల్ నరసయ్య, పూల హరిప్రసాద్, కావేరిగారి వెంకటరమణ, నామాల రాజశేఖర్, కొమ్మూరు సుబ్బ నరసయ్య పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత

ప్రజాశక్తి-కలికిరి : మ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి ఆదేశాలతో కలికిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుధ్య కార్యక్రమాలనటిడిపి యువ నాయకులు రెడ్డివారి యోగేష్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ అధికారులు ప్రారంభిం చారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగింది. ఆస్పత్రి చుట్టూ పారిశుధ్య పనులు చేపట్టాలని వైద్య సిబ్బంది కోరడంతో పారిశుధ్య పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పంచాయతీ అధికారు లను ఆదేశిం చారు. యోగేష్‌రెడి, ఇఒ అశోక్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఆస్పత్రి చుట్టూ పిచ్చి మొక్కలను, కాలువలో పిచ్చి మొక్కలను జెసిబితో తొల గించి పూర్తి చేశారు. అదేవిధంగా అక్కడక్కడ డ్రైనేజీ సమస్య ఉండడంతో త్వరలోనే డ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కార్య క్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై.పవన్‌కుమార్ పాల్గొన్నారు.

'ముదివేడు' నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి : సిపిఎం

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం కురబలకోట మండల పరిధిలో రిజర్వాయర్ ముంపు గురయ్యే ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు సిఎం చంద్రబాబుకు పోస్ట్‌కార్డులు రాశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కురబలకోట మండలంలో ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించ తలపెట్టి బి.కొత్తకోట మండలంలోని కోటవూరు గ్రామం, కురబలకోట మండలంలోని కురబలకోట, ముదివేడు, పిచ్చలవాండ్లపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో 765.1235 ఎకరాల భూమిని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, బలవంతంగా లాక్కునాన్రి అన్నారు. దాదాపు 300 మంది రైతులు నిర్వాసితులు అయ్యారని, దిగువసీతివారిపల్లి, కొత్తపల్లి, చౌటకుంటపల్లి, దిన్నమీదపల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నా పునరావాసం గాని, నష్టపరిహారం గానీ చెల్లించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు అధికారులకు విన్నవించినా, సిపిఎం ఆధ్వర్యంలో పోరాడిన ఫలితంగా రూ.107.46కోట్లు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనేక పోరాటం ఫలితంగా దాదాపు 300 మంది రైతులకు నష్టపరిహారం రూ.7 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 22 మంది రైతులకు రూ.1.65 కోట్ల నష్టపరిహారం కూటమి ప్రభుత్వం విడుదల చెయ్యడం దుర్మార్గమన్నారు. సిఎం జోక్యం చేసుకుని మిగిలిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు, పునరావాసం కల్పించాలని, భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిర్వాసిత రైతులు రాజేష్, శ్రీనివాసులు, గంగరాజు, రెడ్డెప్ప, లక్ష్మీదేవి, రమణమ్మ, గణేష్ పాల్గొన్నారు.


పోస్టు కార్డులను చూపిస్తున్న ముదివేడు భూనిర్వాసితులు

కిశోర బాలికల సాధికారతే లక్ష్యం : పీడీ


రాజంపేట : కౌమార బాలికలకు సూచనలు చేస్తున్న పీడీ ఉమాదేవి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

కిశోర బాలికల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు కెళుతుందని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ పీడీ ఉమాదేవి పేర్కొన్నారు. కిశోర బాలికల సాధికారత కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కిశోరి వికాసం కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె పట్టణ పరిధిలోని మన్నూరు అరుంధతివాడ, బోయపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమార బాలికల సాధికారత లక్ష్యంగా వేసవి సెలవులలో ఈ నెల 2 నుంచి జూన్ 10వ తేదీ వరకు వివిధ శిక్షణా కార్యక్రమాలను కౌమార బాలికలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కిశోర బాలికలకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, రుతు పరిశుభ్రత, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, ఆత్మరక్షణ, యోగ, జీవనోపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సైబర్‌నేరాలు, ఆన్‌లైన్ భద్రత, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలలో శిక్షణా కార్యక్రమాలు అందించనున్నట్లు వివరించారు. ప్రతి అంగన్వాడీఈ కేంద్రంలోనూ ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారని, ఈ శిక్షణను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పి.వి.శివరంజని, ఎస్.అమరావతి, జి.లక్ష్మీ ప్రసన్న, ఎంఎస్‌కెలు విజయలక్ష్మి, పవిత్ర పాల్గొన్నారు. **రామాపురం :** కిశోర బాలికల వికాసంతోనే బాలికల సంక్షేమం అభివృద్ధి సాధ్యమని ఐసిడిఎస్ రామాపురం సెక్టర్ సూపర్వైజర్ హుస్సేనమ్మ అన్నారు. మండలంలోని సరస్వతివల్లి గ్రామంలో కిశోర బాలికల వికాసం కార్యక్ర`మాన్ని నిర్వహించారు. 12 నుంచి 18 లోపు బాలికలు తమల క్ష్యాలను ఏర్పరచుకొని ముందు సాగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కిశోర బాలికల వికాసం కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. బాలికలు చదువుపై దృష్టి సారించి తమ భవిష్యత్తు లక్ష్యాలను సాధించుకోవడంపై దృష్టి సారిం చాలన్నారు. బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి , రహజాన్, ఝాన్సీ, సచివాలయ మహిళా పోలీస్ మౌనిక, ఎఎన్‌ఎం హైమావతి, ఆశా కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు. **కలికిరి :** కిశోర బాలికలు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ సూపర్వైజర్లు సూచించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు వాల్మీకిపురం పరిధిలో కలికిరి సచివాలయంక్మీ-1లోని ఆరు అంగన్వాడీ పరిధిలో కిషోరి బాలికలకు కిషోరి వికాసం నిర్వహించారు. ఈ కార్యక్రమం మే 2 నుంచి జూన్ 10వరకు వారంలో రెండు సార్లు నిర్వహించబడునని తెలిపారు. కిషోరి బాలికల హక్కుల రక్షణ మరియు అవగాహన, విద్యాసాధికారత, ఆరోగ్యం, పోషకాహారం, బాల్య వివాహాలపై అవగాహన చట్టాలు, లింగ అసమానత, రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుంధతి, ఎమ్మెస్‌కె.శ్రావణ, ఏఎన్ఎం రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు. మండలంలోని చీకటి పల్లి సచివాలయంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్.సర్తజ్, ఆశా వర్కర్స్, సంఘమిత్రాలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుట్టపాలెం సచివాలయంలో ఎఎన్ఎం రమాదేవి మహిళా పోలీస్, అంగన్వాడి కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించారు. **రైల్వే కోడూరు :** కౌమార బాలికల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ఏరియా సూపర్ వైజర్ వెంకట రత్నమ్మ తెలిపారు. కౌమార బాలికల సాధికారత కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కిశోరి వికాసం కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె బొజ్జువారిపల్లి సచివాలయం పరిధిలో అంగన్వాడీ కేంద్రంలో ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమార బాధితులకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, రుతు పరిశుభ్రత, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, ఆత్మరక్షణ, యోగ జీవనోపాధి అవకాశాలు, సైబర్ మరియు ఆన్లైన్ భద్రత, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలలో శిక్షణా కార్యక్రమాలు అందించనున్నట్లు వివరించారు. ఈ శిక్షణను కౌమార బాలికలు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ యం. సుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి సి.గంగయ్య, మహిళా పోలీస్ పి.సుజాత ఎఎన్ఎం బి.రాణిమ్మ అంగన్వాడీ టీచర్లు మైథిలి, అనురాధ అన్నపూర్ణ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. **ములకలచెరువు :** పిటిఎం మండలంలో అంగన్వాడీ కేంద్రాల పరిధిలో కిశోర బాలికలకు సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు అంగన్వాడీ సూపర్‌వైజర్లు నాగరత్న, భవాని తెలిపారు. మండలం లోని కందుకూరు బండమీదపల్లి మల్లెల అంగన్వాడీ కేంద్రాల్లో సంఘాలను ఏర్పాటు చేశారు. 12 నుంచి 18వయస్సు ఉన్న బాలికలు వేసవి క్యాంప్ లు నిర్వహిస్తామన్నారు. బాలికల హక్కులు ప్రభుత్వం కల్పించే హక్కులు వివరించారు. బాలికలకు వేసవిలో ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎన్ఎంలు, డ్వాక్రా సంఘ సభ్యులు పాల్గొన్నారు. **నందలూరు :** గ్రామస్థాయిలో కిశోర బాలికల కొరకు వేసవి ప్రత్యేక శిబిరాలను నిర్వహి స్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నాగలక్ష్మి తెలిపారు. నాగిరెడ్డిపల్లి సచివాలయం1,2,3 పరిధిలోని బాలికలకు కిశోర వికాసంపై అవగాహన కల్పించారు. లింగ వివక్షత సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, వ్యక్తిగత పరిశుభ్రత నుంచి రక్షణ, బాల్యవివాహాల అరికట్టుట, మానవ అక్రమ రవాణా అరికట్టుట- ఆత్మ రక్షణ ,నైపుణ్య ఉపాధి అవకాశాలపై విరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఎంఎస్‌కె, ఎఎన్ఎం, ఎంపిహెచ్‌డబ్యూఒలు పాల్గొన్నారు.


రైల్వేకోడూరు : బాలికలకుఅ వగాహన కల్పిస్తున్న వెంకటరత్నమ్మ

ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు : డిఎల్‌పిఒ


పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతున్న డిఎల్‌పిఒ నాగరాజా

ప్రజాశక్తి-నిమ్మనపల్లె

గ్రామాలలోని ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరును అందించాలని డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికారి కె.నాగరాజా అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని అన్నారు. పన్నులను త్వరగా వసూలు చేసి స్వర్ణ పంచాయితీ పోర్టల్‌లో వంద శాతం నమోదు చేయాలన్నారు. ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు వారి గ్రామం పరిధిలోని గ్రామాల్లో పారిశుధ్య పనులను చేపట్టాలని తెలిపారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరును అందించడానికి, నీటి ట్యాంకర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. వేసవికాలంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిరోజు తాగునీరును ప్రతి ఇంటికి అందించాలన్నారు. పంచాయతీకి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సిద్ధం చేసి పెట్టుకోవాలని, సంబంధించిన అధి కారులు వచ్చిన వెంటనే అందజేసేలా ఉండాలన్నారు. అధికారుల ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఒ రమేష్ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ మిథున్ చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శులు మారప్ప, గాయత్రి, గౌతమి, వెంకటరమణారెడ్డి, నాగభూషణం, సరస్వతి, లోకేశ్వరి, రాజేష్, శ్రీనాథ్, నౌరిన్, మమత పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములపై సబ్ కలెక్టర్ విచారణ

ప్రజాశక్తి-ములకలచెరువు

పిటిఎం మండలంలోని రాపూరివారిపల్లె పంచాయతీలో నిర్మించిన గృహ నిర్మాణాలను శుక్రవారం మదనపల్లె డివిజన్ సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పరిశీలించారు. 13మంది గృహనిర్మాణాలు చేపట్టారని వారికివారికి ప్రభుత్వ జిఒ 30ప్రకారం పట్టాలు మంజూరు చేయడానికి విచారణ చేపట్టారు. అనంతరం రంగస ముద్రం గ్రామంలో నిర్మించడానికి సిద్ధం చేసిన గోకులం భూమిని పరిశీలించారు. లబ్ది దారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే విషయంపై తహశీల్దార్ శ్రీరాములునాయక్‌తో చర్చించారు. పక్కా గృహాలు మంజూరైన లబ్దిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టిల ప్రభుత్వం ఆర్థిక సాయం పెంచిందని తెలిపారు. ఈ విషయాన్ని లబ్దిదారులకు తెలియజేసి వారు త్వరితగతిన ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తుందని తెలిపారు. ఆయన వెంట విఆర్‌ఒ అహమ్మద్‌బాషా, ఎంపిడిఒ అబ్దుల్ కలాంఆజాద్, సర్వేయర్ శ్రీవాణి పాల్గొన్నారు.


ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తున్న సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్

ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుధ్య పనులు


ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుధ్య పనులు చేయిస్తున్న యోగేష్‌రెడ్డి

ప్రజాశక్తి-కలికిరి

ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి ఆదేశాలతో కలికిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుధ్య కార్యక్రమాలనటిడిపి యువ నాయకులు రెడ్డివారి యోగేష్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ అధికారులు ప్రారంభిం చారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగింది. ఆస్పత్రి చుట్టూ పారిశుధ్య పనులు చేపట్టాలని వైద్య సిబ్బంది కోరడంతో పారిశుధ్య పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పంచాయతీ అధికారు లను ఆదేశిం చారు. యోగేష్‌రెడి, ఇఒ అశోక్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఆస్పత్రి చుట్టూ పిచ్చి మొక్కలను, కాలువలో పిచ్చి మొక్కలను జెసిబితో తొల గించి పూర్తి చేశారు. అదేవిధంగా అక్కడక్కడ డ్రైనేజీ సమస్య ఉండడంతో త్వరలోనే డ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కార్య క్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై.పవన్‌కుమార్ పాల్గొన్నారు.

ఎఎన్‌ఎంలకు డిజిటల్ బిపి యంత్రాలు పంపిణీ

ప్రజాశక్తి-బి.కొత్తకోట

ఎఎన్‌ఎంలకు డిజిటల్ బిపి యంత్రాలను ఎంపిడిఒ, మెడికల్ ఆఫీసర్ చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు యంగ్ ఇండియా ఫౌండేషన్ వ్యవ స్థాపకులు తగాది రాజశేఖర్ పేర్కొన్నారు. బి.కొత్తకోట,పెద్ద తిప్పసముద్రం మండ లాలలో పనిచేస్తున్న ఎఎన్‌ఎంలకు జిటల్ బ్లడ్ ప్రెజర్ (బిపి) యంత్రాలను పిటి ఎం ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లా డుతూ ఎఎన్‌ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ముం దస్తు ఆరోగ్య కార్యకర్తలు సాధారణంగా ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద పనిచేస్తారని అన్నా రు. ఎంపిడిఒ, మెడికల్ ఆఫీసర్, ఎంఇఒ మాట్లాడుతూ డిజిటల్ బిపి యంత్రాల ద్వారా బిపిని త్వరగా గుర్తిం చేందుకు సహకరిస్తుందన్నారు. గర్భిణులు, వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యా ధులు ఉన్నవారిలో బీపిని గుర్తించడంలో సులభతరం అవుతుందని అన్నారు. యంగ్ ఇం డియా సేవా ఫౌండేషన్ వారు అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజ లకు ఎటు వంటి సహాయ, సహకారాలు అవసరమున్నా వారి ఫౌండేషన్ సభ్యులు ముం దుం టారని అభినందించారు. కార్య క్రమంలో ఆస్పత్రి సూపర్‌వైజర్లు విజయకుమారి, రెడ్డెప్ప యంగ్ ఇండి యా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు రాజశేఖర్ సభ్యులు అనిల్, రెడ్డిబాషా పాల్గొన్నారు.


ఎఎన్‌ఎంలకు డిజిటల్ బిపి యంత్రాలు ఇస్తున్న యంగ్‌ఇండియా ఫౌండేషన్ సభ్యులు

క్రైం కార్నర్


స్వాధీనం చేసుకున్న బంగారు నగలు, నిందితుల వివరాల వెల్లడిస్తున్న ఎఎస్‌పి

ఐదుగురు దొంగల ముఠా అరెస్టు

రూ.75 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం : ఎఎస్‌పి

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

ఇళ్లలో చోరీలకు పాల్పడే దొంగల ముఠాను మదనపల్లె రూరల్ సిఐ సత్యనారాయణ, క్రైమ్ సిఐ చంద్రశేఖర్, ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ చాకచక్యంగా పట్టుకుని వారివద్ద నుంచి రూ.75 లక్షల విలువ గల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మదనపల్లె డిఎస్‌పి కార్యాలయంలో ఎఎస్‌పి వెంకటాద్రి, డిఎస్‌పి మహేంద్ర, సిఐలు నిందితుల అరెస్టు చూపి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎఎస్‌పి వెంకటాద్రి మాట్లాడుతూ కురబలకోట మండలం, అంగళ్లు సిటిఎం రోడ్డు, కనసాని వారిపల్లె బస్సు స్టాప్ వద్ద పోలీసులను చూసి కురబలకోటకు చెందిన పాలగిరి అమీర్ సుహైల్, పాలగిరి సమీర్ అహ్మద్, కన్నె మడుగు కిషోర్, మగసాల తిరుమలేష్, టేకుల అరుణ్ పారిపోవుటకు ప్రయత్నించారన్నారు. పోలీసు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. వారే స్వయంగా ఏప్రిల్ 25న కురబలకోటలో జరిగిన ఇంటి దొంగతనాన్ని అంగీకరించి నేరాన్ని ఒప్పుకున్నారని అన్నారు. వారి వద్ద నుంచి సుమారు 835 గ్రాముల బంగారు నగలు, నేరానికి ఉపయోగించిన రెండు ఆక్సా బ్లేడులు, బాత్ రూమ్‌కు ఉండిన కిటికీ ఐరన్ గ్రిల్స్‌ను స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులంతా చిన్న వయస్సులోనే విలాసవంతమైన జీవితానికి, క్రికెట్ బెట్టింగుకు అలవాటు పడి డబ్బుల కోసం నేరాలను చేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై అనునిత్యం దృష్టిసారించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై నిరంతరం పోలీసుల నిఘా పెట్టడం జరిగిందన్నారు. దొంగతనాలను నివారించేందుకు విజిబుల్ పోలీసింగ్, పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచినట్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా అన్ని చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియ జేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రజలకు సూచించారు. కేసులను ఛేదిం చడంలో తీవ్రంగా శ్రమించి, చాకచక్యంగా నిందితులను పట్టుకున్నందుకు పోలీసు అధికారులను, సిబ్బందిని ఎఎస్‌పి అభినందించారు.

ఆటో, టిప్పర్ ఢీ : మహిళ దుర్మరణం

- ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్


అనిత (ఫైల్ ఫొటో)

ఆటో, టిప్పర్ ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. రూరల్ సిఐ కుళాయప్ప తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిట్వేలి మండలం, నాగవరం గ్రామపంచాయతీ, దేవరాయపల్లి కు చెందిన అనిత ఓబులవారిపల్లె మండలం, పెద్ద ఓరంపాడు లోని తన తల్లి గ్రామం బెస్త పల్లెకు వెళ్లిందన్నారు. డ్వాక్రా డబ్బులు చెల్లించేందుకు శుక్రవారం ముక్కావారిపల్లె నుంచి ఆటోలో రాజంపేటకు వస్తుండగా పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద గల అశోక్ గార్డెన్స్ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొనడంతో ఆటోలోని మూరి అనిత (30) అక్కడికక్కడే మృతి చెందగా, ముక్కావారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ వి.ఆంజనేయులు కు కాలు విరిగి తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను 108 వాహనంలో రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు ఆంజనేయులును మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫెర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ గార్డెన్స్, అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుయని, ఈ రెండు ప్రాంతాలను డేంజర్ జోన్లుగా గుర్తించి భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ప్రజాశక్తి-రామసముద్రం


మృతి చెందిన సుబ్రహ్మణ్యం

ఆటోలో ఎల్లమ్మ ఫోటో పెట్టుకొని ఊరూరా తిరుగుతూ డబ్బులు సంపాదించుకునే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన సమాచారం మేరకు.. నందలూరు మండలం పాతూరు గ్రామానికి చెందిన చెన్నయ్య కుమారుడు సుబ్రహ్మణ్యం (36) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి కమ్మవారిపల్లి గ్రామంలో ఎల్లమ్మతల్లి ఫోటో పెటుకుని ఆటోలో ఊరంతా తిరుగుతూ డబ్బులు సంపాదించే క్రమం లో తన ఆటోలో బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చుకోవాలని 11కెవి విద్యుత్ లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుని భార్య సుహాసిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చెరువులో పడి వ్యక్తి...


జగన్నాథం (ఫైల్ ఫొటో)

ప్రజాశక్తి-నిమ్మనపల్లి :మండలంలోని రాచవేటివారిపల్లె పంచాయతీ ఆచార్లపల్లి వద్ద ఉన్న ముసలి నాయుని చెరువులో ఓ వ్యక్తి మృతి చెంది, నీటిపై తేలియాడిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది..పోలీసుల వివరాల మేరకు.. ఆచార్లపల్లి సమీపంలోని ముసలి నాయన చెరువులో ఓ వ్యక్తి చేపల కోసం వచ్చి, మృతి చెంది నీటిపై తేలియాడుతున్నారని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహం కోసం దర్యాప్తు కొనసాగించగా మృతదేహం కుడి చేయి పై మల్లయ్య అనే పచ్చబొట్టు, ఎర్రటి గుడ్డ కట్టుకొని ఉన్నాడని, కుడి కాలికి ఎర్రటి తాడు కట్టుకొని ఉన్నాడని గుర్తించామన్నారు. ఇదే సమయంలో గ్రామంలో విచారించగా బోడుమల్ల జగన్నాథం మూడు రోజుల నుంచి కనపడటం లేదని తెలియడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. సంఘటన స్థలానికి బి.జగన్నాథం భార్య చిన్నబుజ్జి వచ్చి మృతదేహంపై మల్లయ్య అనే పచ్చబొట్టును, ఆనవాళ్లను గుర్తించి మృతి చెందినది తన భర్త బోడిమళ్ళ జగన్నాథం (40) అని గుర్తుపట్టడం జరిగిందన్నారు. తన భర్త బుధవారం ఉదయం మదనపల్లిలో తన బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని చూసి వస్తానని వెళ్లారని, తాను బుధవారం కూలి పనికి వెళ్లానన్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇంటికి రాలేదని, ఫోను కూడా పనిచేయలేదన్నారు. తన భర్త భవన నిర్మాణ కార్మికుడని, అప్పుడప్పుడు చేపలు పట్టడానికి వెళుతుంటాడని ఈ క్రమంలోనే ముసలి నాయుని చెరు వులో చేపల కోసం వలవేసి, ప్రమాదం శాతం చెరువులో మునిగి చనిపోయి ఉండ వచ్చని మృతుని భార్య చిన్నబుజ్జి తెలిపిందన్నారు. మృతుడు రాచవేటివారిపల్లి గ్రామం, రాచవేటివారిపల్లె కాలనీకి చెందిన బి.మల్లయ్య కుమారుడు బోడిమల్ల జగన్నాథంగా నిర్ధారించామని అన్నారు. మృతునికి భార్య చిన్నబుజ్జి, కూతురు మహిత, కుమారుడు మహేష్ ఉన్నారని, కూలి పనులు చేసుకుంటూ మృతిని కుటుంబం జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. మృతదేహనికి సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నవయుగనాథ్, కానిస్టేబుల్ శివ, విఆర్ఒ వసంత కుమార్ రెడ్డి, విఆర్ఎ కృష్ణప్ప, స్థానికులు పాల్గొన్నారు.